క్లుప్తంగా

1న హనుమాన్ జయంతి



బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేటలో వెలసిన గాడు బావి ఆంజనేయస్వామి ఆలయంలో జూన్ 1న హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం తదితర పూజలు ఉంటాయన్నారు. ఆంజనేయ స్వామికి రూ.5 నాణేలతో తులాభారం, సామూహిక సింధూరార్చన, సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, హనుమాన్ చాలీసా పారాయణం, అఖండ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గ్రంథాలయానికి పుస్తకాల అందజేత



గ్రంథాలయ అధికారికి పుస్తకాలను అందజేస్తున్న దృశ్యం

బనగానపల్లె రూరల్ : బనగానపల్లె గ్రంథాలయానికి శనివారం పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రాజేశ్వరి ఏపీపీఎస్సీ గ్రూప్ – 2కు సంబంధించిన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఆమెకు గ్రంథాలయశాఖ అధికారి బషీర్ అహ్మద్ అభినందనలు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతాయని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఘనంగా కనకదుర్గాదేవి ఆలయ వార్షికోత్సవం

ప్యాపిలి: పట్టణ సమీపంలోని కనకదుర్గాదేవి ఆలయం 26వ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండీపారాయణం, చండీ హోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ నిర్వాహకులు రాకెట్ల నారాయణమ్మ ఆధ్వర్యంలో చండి ఉపాసకులు కళ్యాణచక్రవర్తి, గిరిమనోహర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దివ్యాంగ విద్యార్థులను బడిలో చేర్పించాలి

బేతంచెర్ల: దివ్యాంగ విద్యార్థులను బడిలో చేర్పించాలని ఎంఈఓ సోమశేఖర్ సూచించారు. దివ్యాంగుల గుర్తింపునకు శనివారం ప్రత్యేక ఉపాధ్యాయులు నాగరాజు, వేణుగోపాలు ఇంటింటి సర్వే చేపట్టారు. పాఠశాలలో చేరని దివ్యాంగ విద్యార్థులను గుర్తించి ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు ఎంఈఓ చెప్పారు.

నివాళి

బేతంచెర్ల: బేతంచెర్ల లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపకుడు వెంకటయ్య వర్ధంతిని పురస్కరించుకుని శనివారం కార్మికులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వైటీ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు వెంకటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం నాయకులు మద్దిలేటిస్వామి, సంజీవ నాయుడు తదతరులు పాల్గొన్నారు.

కొలిమిగుండ్లలో మోస్తరు వర్షం

కొలిమిగుండ్ల: అల్పపీడన ప్రభావంతో శనివారం మండలంలో మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షం కురిసింది. వర్షం రాకతో ఉష్ణోగ్రతలు పూర్తిగా తగి చల్లటి వాతావరణం ఏర్పడింది. పెనుగాలుల దాటికి కొలిమిగుండ్ల, నాగిశెట్టిపల్లె గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సిబ్బంది మరమ్మతుపనుల్లో నిమగ్నమయ్యారు.

పరామర్శ

బనగానపల్లె రూరల్ : మండలంలోని యనకండ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాణాల మస్తాన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ వైద్యశాలతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోదరుడు, అవుకు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్‌రెడ్డి బాధితుడు మస్తాన్‌ను పరామర్శించారు. నాయకులు నొస్సం సాంబశివారెడ్డి, వడ్డె సుబ్బరాయుడు, శ్రీనివాసులు, శేషన్న పాల్గొన్నారు.

ఖరీఫ్ సాగుపై అవగాహన

బేతంచెర్ల: మండలంలోని ముద్దవరం, గోరుమానుకొండ, గూటుపల్లె రైతు భరోసా కేంద్రాల్లో శనివారం ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ సురేష్,మాధవి, రాజు నాయక్ అవగాహన కల్పించారు. పంటమార్పిడి ప్రయోజనాలను వివరించారు. కంది, కొర్ర, వేరుశనగ, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వారు రైతులకు సూచించారు.

అమ్మవారిని దర్శించుకున్న తహసీల్దార్

బనగానపల్లె రూరల్ : మండలంలోని నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవిని శనివారం తహసీల్దార్ రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. చౌడేశ్వరిదేవి అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితర పూజలు నిర్వహించారు.



ఒకే చోట రామాలయం, పీర్ల చావిడి



పురాతన శివాలయం



బసవన్న కట్ట



పురాతన లక్ష్మీనరసింహస్వామి ఆలయం

ఆలయాల నిలయం 'పేట'

- తిమ్మనాయినిపేటలో 25 పైగానే దేవాలయాలు
- కులమతాలకు అతీతంగా వేడుకలు
- ప్రతిరోజు ఆధ్యాత్మిక శోభ



పురాతన వెర్రిగోవిందరాజుల స్వామి ఆలయం

కొలిమిగుండ్ల: ఊరికి పైభాగంలో చెరువు. చుట్టూ పచ్చటి పంట పొలాలతో ఆహ్లాదకర వాతావరణం. గ్రామంలో ఎక్కడ చూసినా ఆలయాలతో ఆధ్యాత్మిక వాతావరణం.. తిమ్మనాయినపేట గ్రామం పరిస్థితి. పురాతన ఆయాలకు పేరుగాంచిన ఈ గ్రామంలో 25కు పైగానే ఆలయాలు ఉన్నాయంటే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తెల్లవారగానే ఆలయాల్లో ఏర్పాటు చేసిన మైకుల్లో భక్తి గీతాలు వినిపిస్తుంటాయి. నిత్య పూజలు, అభిషేకాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిస్తుంటాయి. దీంతో పురాతన దేవాలయాలకు నిలయంగా మారింది తిమ్మనాయినిపేట. కుల, మతాలకు అతీతంగా గ్రామస్తులు పండుగలు, ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామంలో ఎక్కువ భాగం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఐదు లేదా ఆరు దేవాలయాలు ఉండటం సహజం. తిమ్మనాయినపేటలో చాలా వరకు పురాతన ఆలయాలే ఎక్కువగా ఉండటం విశేషం. ప్రతి ఏటా మొహర్రం వేడుకలను హిందు, ముస్లింలు కలసి కట్టుగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలు చూసేందుకు ఇతర గ్రామాల నుంచి తరలివస్తారు జనం.

పిలిస్తే పలికే వెర్రిగోవింద రాజుల స్వామి

వెర్రిగోవింద రాజుల ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్వామి ఇక్కడే సజీవ సమాధి చెందడంతో ప్రత్యేకత సంతరించుకుంది. పిలిస్తే పలికే స్వామిగా నిత్యం పూజలు అందుకుంటున్నారు వెర్రిగోవిందరాజుల స్వామి. స్వామివారి పేరుతో చాలా మంది భక్తులు పేర్లు పెట్టుకున్నారు. ఇంటి దైవంగా కొలుస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామి ఆరాధనోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వస్తుంటారు.

ఒకే చోట రామాలయం, పీర్లచావిడి

రామాలయం, పీర్లచావిడిని ఒకే చోట నిర్మించుకొని మతసామరస్యాన్ని చాటుకున్నారు పేట గ్రామస్తులు. మహాశివరాత్రి, శ్రీరామనవమి తదితర పండుగల సమయంలో ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహించి భక్తి భావాన్ని చాటుతుంటారు. ఇంకా పురాతన శివాలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రామాలయం, వేణుగోపాల స్వామి, గోమడుగు చెంద్రాయుడు, ఆంజనేయస్వామి, కాలసుబ్బమ్మ ఆలయం, బుగ్గ దేవాలయం, బంగారమ్మ, కుంటెమ్మ, బసవన్న కట్ట, నాగదేవాలయం, వీరబ్రహేంద్రస్వామి ఆలయం, దస్తగిరిస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి.

తేరు ప్రత్యేకత



శివాలయానికి చెందిన తేరును గ్రామం మధ్యలో కొన్నేళ్ల క్రితం ఉంచారు. కాలక్రమేణా శిథిలమైన వాటి ఆనవాళ్లు చెదిరిపోకుండా ఉండేందుకు చుట్టూ రాళ్లు అడ్డుగా పెట్టి కాపాడుకుంటు వస్తున్నారు. తేరు వెనుక భాగంలో పెద్దమ్మ అమ్మవారు ఉంటుంది. వీధికి ఎదురుగా కనిపించ కూడదనే ఉద్దేశంతో ఎప్పుడో ఏళ్ల క్రితం తేరును అడ్డుగా పెట్టారని పెద్దల మాట. అప్పట్లో రథోత్సవం బాగా జరిగేదని గుర్తు చేశారు. తేరును తొలగించకుండా అక్కడే ఉంచడంతో ఏకంగా తేరు బజారుగా పేరు పడిపోయింది.

ఆరాధ్యదైవం వాసవీ కన్యాకపరమేశ్వరి



ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం వాసవీ కన్యాకపరమేశ్వరి ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని దర్శించుకుంటారు. 1923లో ఆలయం నిర్మాణం జరిగింది. 2023లో ఆలయంలో శతాబ్ది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. అమ్మవారి ఆలయంలో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి.

ఆలయాల్లో నిత్య పూజలు



తెల్లవారగానే ఆలయాల్లో నిత్య పూజలు మొదలవుతాయి. గ్రామస్తులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండటంతో ఊర్లో అన్ని ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతున్నాయి. వాసవీ మాత,శివాలయంలో క్రమం తప్పక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. పురాతన ఆలయాలు చాలా ఉన్నాయి.

– కిషోర్‌శర్మ,పూజారి

ప్రత్యేకత సంతరించుకుంది



చాలా అలయాలు ఉండడం మా గ్రామం ప్రత్యేకత. నాచిన్న తనం నుంచి ఆలయాల్లో నిత్యం పూజలు, ఉత్సవాలు జరుగుతుండేవి. ప్రజలు కలసి కట్టుగా పండుగలు చేసుకోవడం పెద్దల కాలం నుంచి వస్తుంది. చిన్న ఊర్లో 25కు పైగానే ఆలయాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి ఇష్టదైవాలకు మొక్కులు చెల్లించుకుంటుంటారు.

– కొండయ్య, గ్రామస్తుడు

కనుల పండువగా వేంకటేశ్వర స్వామి కల్యాణం



భూదేవి, శ్రీదేవి, సమేత వేంకటేశ్వరస్వామికి కళ్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

బేతంచెర్ల : పట్టణంలోని దుర్గాపేటలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయ11వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. రిటైర్డు ఎస్‌ఐ మద్దయ్య, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులైన స్వామి,అమ్మవార్లను కాలనీవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల డివిజన్ కన్వీనర్ నాగమోహన్‌రెడ్డి, సభ్యులు రమణ, భజన కృష్ణయ్య, రమణ, మాజీ ఎంపీపీ గజ్జి కిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.

డోన్‌కు చేరిన పాఠ్య పుస్తకాలు



పాఠ్యపుకాలను పరిశీలిస్తున్న ఎంఈఓ ప్రభాకర్

డోన్ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు (టెక్ట్స్ బుక్స్)డోన్‌కు చేరాయి. శనివారం కర్నూలు నుంచి వచ్చిన పాఠ్య పుస్తకాలను సరిచూసి స్థానిక కార్యాలయంలో ఎంఈఓ ప్రభాకర్ భద్ర పరిచారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మొదటి విడుతలో భాగంగా 1,2,6 తరగతులకు సంబంధించి 13వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. ఇంకా రెండు విడతల్లో పాఠ్యపుస్తకాలు రానున్నాయని, పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.

హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు



రాతిదూలం లాగుతున్న ఒంటెద్దు

కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఒంటెద్దుబండి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 10 వృషభాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఆళ్లగడ్డ మండలం కందుకూరుకు చెందిన గురువయ్య వృషభం ప్రథమస్థానంలో నిలిచి రూ. 10వేలు కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన నరసింహారెడ్డి వృషభం, ప్రొద్దుటూరుకు చెందిన నాగేంద్ర వృషభం తర్వాత స్థానాల్లో రూ. 5 వేలు, రూ. 3 వేలు చొప్పున బహుమతులు దక్కించుకున్నాయి.

నేడు మంచినీటి సరఫరాలో అంతరాయం

డోన్ టౌన్ : పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరాలో ఆదివారం అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జయరామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన నీటివనరైన గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద ఈ నెల 24 ఈదురుగాలులతో కురిసిన వర్షానికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. విద్యుత్ స్తంభాలకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నందున నీటిని సరఫరా చేయలేకపోతున్నామని, ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్‌అండ్‌బీ రహదారిలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. కోవెలకుంట్లకు చెందిన సురేష్, చెన్నయ్య బనగానపల్లె నుంచి బైక్‌పై వస్తుండగా గులాంనబీపేట సమీపంలో అదుపుతప్పడంతో కిందపడి గాయాలపాలయ్యారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు సమాచారం చేరవేయడంతో సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

డోన్ టౌన్ : ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో కంప్యూటర్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుండి 28 సంవత్సరాలలోపు పదవ తరగతి, ఆపై విద్యార్హత యువత అర్హులన్నారు. జూన్1 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని, 35 రోజుల పాటు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. వివరాలకు సెల్ నంబర్ 90004 87423 సంప్రదించాలని సూచించారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

డోన్ టౌన్ : పట్టణంలోని టౌన్ వన్ ఫీడర్ కింద మరమ్మతులు, ట్రీ కటింగ్ పనుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నాగేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకృష్ణనగర్, కొత్తపేట, పాతపేట, మహాలక్ష్మీ హాస్పిటల్ ఏరియా, కొండపేట, చాకిరేవు మిట్ట ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంటు ఉండదని ఏఈ తెలిపారు.

విజయోత్సవ ర్యాలీలు నిషేధం



చెరువుపల్లె గ్రామ సభలో మాట్లాడుతున్న సీఐ తిమ్మారెడ్డి

- పోలీసు యాక్ట్ నిబంధనలు పాటించాలి
- ఉల్లంఘిస్తే ఉపేక్షించం.. కఠిన చర్యలు తప్పవ్
- సీఎం తిమ్మారెడ్డి

బనగానపల్లె : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని బనగానపల్లె సీఐ తిమ్మారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు 30యాక్ట్ అమల్లో ఉందని, విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిషేధమన్నారు. మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని రామతీర్థం, చెరువుపల్లె, బీరవోలు గ్రామాల్లో కేంద్ర బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. అదే విధంగా ఆయా గ్రామాల రాజకీయ పార్టీల నాయకులతో సీఐ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ యాక్ట్ నిబంధనలు వివరించిన సీఐ ఉల్లంఘిస్తే ఎంతవారైనా ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచిన ఏ పార్టీ నాయకులైనా విజయోత్సవ ర్యాలీలు చేయకూడదన్నారు. సభలు, సంబరాలు, బాణాసంచా పేల్చడం తదితర విజయోత్సవాలకు పాల్పడొద్దని సూచించారు. అదేవిధంగా ఇతరులను కించపరిచేలా వ్యవహరించినా, రెచ్చగొట్టినా, అలాంటి చర్యలకు ప్రోత్సహించినా కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తిరుపాల్, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

కురిసిన వర్షం.. రైతుల హర్షం



విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్న సిబ్బంది.



నేలకొరిగిన విద్యుత్ స్తంభం

డోన్ టౌన్ : మండల కేంద్రం డోన్‌తోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం కురియడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వర్షం రెండోసారి ఖరీఫ్ సాగుకు ఉపయోగంగా ఉంటుందంటున్నారు రైతులు. డోన్ మండల వ్యాప్తంగా 33,2 మిమీ, ప్యాపిలి మండలంలో 26మిమీ వర్ష పాతం నమోదు అయినట్లు సహాయ గణాంక అధికారి మునిస్వామి శనివారం తెలిపారు. గాలి వానకు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు నేలకొరిగాయి. మండలంలోని ఉడుములపాడు, వెంకటాపురం, ఉంగరానిగుండ్ల, దేవరబండ గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన 16 విద్యుత్ స్తంభాలు కూలినట్లు ఏఈ నాగేశ్వరరెడ్డి తెలిపారు. అదేవిధంగా పట్టణ సమీపంలోని కోట్ల వారిపల్లె ఇండస్ట్రీయల్ ఏరియాలో మరో మూడు స్తంభాలు నేలకొరిగాయన్నారు. వీటి స్థానంలో కొత్తస్తంభాలను యుద్ధ ప్రాదిపదికన ఏర్పాటు చేస్తున్నామని ఏఈ శనివారం తెలిపారు.

నాడు-నేడు పనులు ప్రారంభం



కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణం



తరగతి గదిలో ప్లాస్టింగ్ చేస్తున్న కూలీలు

కొలిమిగుండ్ల: ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు–నేడు పనులు పునఃప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎన్నికల శిక్షణ, పోలింగ్ డ్యూటీ తదితర విధులు ఉండడంతో పనులు నిలిపివేశారు. ఎన్నికలు ముగియడంతో మండలంలో రెండు రోజుల నుంచి పనులు ప్రారంభించారు. రెండో విడతలో రూ.17 కోట్లతో 37 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాల, బెలుం ఉన్నత పాఠశాల, కస్తూర్బా పాఠశాలల్లో అదనపు తరగతి పనులు వేగంగా సాగుతున్నాయి. తిమ్మనాయినపేట ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ నిర్మాణం, గేట్ పనులు జరుగుతున్నాయి. మైనర్ పనులు పెండింగ్ పనులు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సాక్షి
సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
డోన్, బనగానపల్లె
90100 55532 (డోన్)
99122 20581 (బనగానపల్లె)
Office mail : sakshiknladvt@gmail.com